క్లుప్తంగా

కొత్త రేషన్ కార్డుల పంపిణీ



జగ్గంపేటలో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న ఒమ్మి రఘురాం

జగ్గంపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి అని రాష్ట్ర వైఎస్సార్ సీపీ సేవాదళ్ కార్యదర్శి ఒమ్మి రఘురాం అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన రేషన్ కార్డులను శనివారం ఆయన పంపిణీ చేశారు. జగ్గంపేట సచివాలయం-1లో లబ్ధిదారులకు ఆయన రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏ లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారో అది నెరవేరిందన్నారు. లబ్ధిదారులకు అవసరమైన అన్ని రకాల సర్టిఫికెట్లు అందజేయడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు గొల్లపల్లి శ్రీను, చెరుకూరి జయరాజు, కిలపర్తి వీరబాబు, నీలపల్లి అప్పారావు పాల్గొన్నారు.

జి.కొత్తపల్లిలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్

శంఖవరం: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని జి.కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఈగల విజయదుర్గ అన్నారు. మండలంలోని జి.కొత్తపల్లిలో శనివారం ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. పంచాయతీ సిబ్బంది రోడ్లకు ఇరువైపులా ఉన్న చెత్త, వ్యర్థాలను తొలగించారు. డ్రైన్లలో పూడిక తీసి బ్లీచింగ్ చల్లారు. వీధుల్లో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. పరిశుభ్రతే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సర్పంచ్ కోరారు.

గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలి



జల్దాంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఐదో షెడ్యూల్ సాధన సమితి ప్రతినిధులు

రౌతులపూడి: నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో సబ్‌ప్లాన్ ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలని ఆదివాసీ సంఘం ఐదో షెడ్యూల్ సాధన సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మండలంలోని జల్దాం, రాఘవపట్నం, ఎం.కొత్తూరు గ్రామాల్లో ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. సబ్‌ప్లాన్ గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చి గిరిజనులందరికీ సమాన ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్‌లో చేర్చాలనే అంశంపై ఆదివారం శంఖవరంలో జరిగే గిరిజన సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐదో షెడ్యూల్ సాధన సమితి ప్రతినిధులు జె.మురలయ్య, బి.బాలరాజు పాల్గొన్నారు.

సింహాద్రిపురంలో ఉచిత పశువైద్య శిబిరం

కిర్లంపూడి: ప్రస్తుత వర్షాకాలంలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పని సరిగా వేయించాలని పశువైద్యులు వెన్న వినోద్ సూచించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం సింహాద్రిపురంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలోని 40 మందికి రైతులకు చెందిన 203 పశువులకు, 150 గొర్రెలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ వర్షాకాలంలో పశువులు సీజనల్ వ్యాధులు బారిన పడకుండా సకాలంలో వైద్య పరీక్షలు చేయించాలన్నారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ బర్రె నాగేశ్వరరావు, వి.సుధీర్, య.అప్పారావు, రమేష్ బాబు పాల్గొన్నారు.

క్రీడాకారులకు క్రికెట్ కిట్ల పంపిణీ



తేటగుంటలో క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేస్తున్న రాంబాబు రాజు, సర్పంచ్ నాగరాజు

తుని రూరల్: యువత క్రీడల్లో రాణించాలని మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చోడ్రాజు రాంబాబు రాజు సూచించారు. తేటగుంటలో యువకులకు రోడ్లు భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా సమకూర్చిన క్రికెట్ కిట్లను శనివారం ఆయన పంపిణీ చేశారు. గ్రామీణుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు, క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సర్పంచ్ అత్తి నాగరాజు, వైఎస్సార్ సీపీ నాయకుడు గణేషుల వీరబాబు పాల్గొన్నారు.

అందాల హరిఇల్లు ఆనందాల విరిజల్లు

- కళ్ల ముందే కలల సౌధాలు
- జగ్గంపేట మండలంలో 6,719 మందికి స్థలాలు
- జోరుగా ఇళ్ల నిర్మాణాలు

అందాల హరివిల్లు.. ఆనందాల విరిజల్లు రానే వచ్చింది.. జగనన్న సర్కారు పేదలకు చక్కని గూడు నిర్మిస్తోంది.. కళ్ల ముందుకు కలల సౌధాలను తీసుకు వస్తోంది.. ఎన్నో ఏళ్ల కలను తీర్చి ఆనందాన్ని నింపుతోంది.. ఇప్పటివరకూ పూరి గుడిసెల్లో ఎండకు ఎండి, వానకు తడిసి దేవుడే దిక్కు అంటూ ఎందరో నిరుపేదలు కాలం వెళ్లదీశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత పేదల బతుకులు మారాయి. సొంతింటి కల నెరవేరుస్తానని ఇచ్చిన హామీ అమలు చేస్తుండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.



జగ్గంపేట జగనన్న కాలనీలో ఇళ్లు

జగ్గంపేట: సొంతింటి కల నెరవేరుతుండడంతో పేదలు మురిసిపోతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తమ కల నెరవేరిందని సంబర పడుతున్నారు. జగ్గంపేటలో అతిపెద్ద జగనన్న కాలనీ పురుడు పోసుకుంది. కొత్త ఊరుగా ఏర్పడింది. ఈ జగనన్న కాలనీలో 2,879 మందికి స్థలాలు ఇచ్చారు. ఇందులో ఇప్పటికే 650 మంది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించగా 250 ఇళ్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తమ కలల సౌధాలు నిర్మించుకునేలా బాటలేశారని, ఆయన తమ గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని లబ్ధిదారులు అంటున్నారు. నవరత్నాలలో భాగంగా

జగ్గంపేట మండలంలో గృహ నిర్మాణాలు

మంజూరైన స్థలాలు	6,719
గృహ రుణాల లబ్ధిదారులు	2,332
పునాది స్థాయిలో ఇళ్లు	683
గోడలు పూర్తయినవి	75
మొత్తం పూర్తయినవి	648
ఇంకా ప్రారంభించనివి	926

జగ్గంపేట మండలంలో 19 లేఅవుట్‌లలో 6,719 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. జగ్గంపేట, రామవరం, కాట్రావులపల్లి, జె.కొత్తూరు, గొల్లలగుంట గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. గృహ నిర్మాణ శాఖ ద్వారా రూ.1.80 లక్షల రాయితీతో ఇంటి నిర్మాణానికి రుణం అందిస్తున్నారు. మహిళా సంఘాలకు రూ.50 వేలు అదనంగా రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. ఇంటి రుణంలో రాయితీపై సిమెంట్, ఇసుకతో పాటు ఇనుము ప్రభుత్వం అందజేస్తోంది. నాలుగు దశలలో బిల్లులను లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంక్ అక్కౌంట్‌లో గృహ నిర్మాణ శాఖ జమ చేస్తోంది. లేఅవుట్‌లలో మెరక పనులు పూర్తవడంతో పాటు విద్యుత్, తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణాల వంటి పనులు ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేస్తోంది. ప్రభుత్వ సహకారంతో లబ్ధిదారులు తమ ఇళ్లను వేగంగా పూర్తి చేసుకుంటున్నారు.

జగనన్న మేలు మరచిపోలేం



కూలి పని చేసుకుని జీవించే తాము ఇల్లు సమకూర్చుకుంటామని అనుకోలేదు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్ గురించే బెంగ ఉండేది. అందుకే ఇంటిపై ఆశ వదులుకున్నాం. కానీ జగనన్న పుణ్యమా అని కాట్రావులపల్లి జగనన్న కాలనీలో సొంతిల్లు కట్టుకున్నాం. ఇల్లు పూర్తయిన తరువాత ఇది కలా నిజమా అనే అనుమానం వస్తోంది. జగనన్న మేలు మరచిపోలేం.

– ఏకూరి గంగా భవానీ, కాట్రావులపల్లి

మా జీవితానికి ఇది చాలు



ఇద్దరు ఆడపిల్లలతో అద్దె ఇళ్లలో నానా అవస్థలు పడ్డాం. ఆడపిల్లలు పెద్దవాళ్లు అయితే మరిన్ని ఇబ్బందులు పడేవాళ్లం. నేడు జగనన్న సహకారంతో అందమైన ఇల్లు నిర్మించుకున్నాం. మా జీవితానికి ఇది చాలు. నా భర్త తాపీమేస్త్రిగా పని చేస్తుండగా రూ.5 వేలకు అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. జీవితంలో ఇలా ఇల్లు కట్టుకుంటామా అన్న అనుమానం ఉండేది. కానీ కలల సౌధాన్ని నిర్మించుకున్నాం.

– దొంకా రాజ్యలక్ష్మి, జగనన్న కాలనీ, జగ్గంపేట

మేనమామ ఇచ్చిన ఆస్తి ఇది



కూలి పని చేసి జీవనం సాగించే తాము నెల నెలా అద్దె కట్టాలంటే కష్టంగా ఉండేది. జగనన్న కాలనీలో స్థలం రావడం, ఇల్లు నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలకు మేనమామగా జగనన్న ఇల్లు ఆస్తిగా ఇచ్చారని అనిపిస్తోంది. మేము సొంతంగా ఇంత ఆస్తి ఎప్పటికీ సమకూర్చుకోలేం. ఇది అంతా జగనన్న దయే.

– చాగంటి దేవి, కాట్రావులపల్లి

అద్దె గురించి భయమేసేది



అంతంత మాత్రం ఆదాయంతో అద్దె ఇంటిలో ఉండే వాళ్లం. ఏడాది తిరిగే సరికి అద్దె పెంచాలనే వారు. దీంతో తక్కువ అద్దెకు ఇళ్ల దొరకుతాయని తిరిగేవాళ్లం. ఎక్కడ అద్దెకు ఉన్నా ఇదే పరిస్థితి ఉండేది. అద్దెల భయం వెంటాడేది. ఇప్పుడు సొంతింటిలో ఆనందంగా ఉన్నాం.

– భీమన దుర్గాప్రసన్న, జగనన్న కాలనీ, జగ్గంపేట

అన్ని వర్గాలకూ సంక్షేమ పథకాలు



పెద్దనాపల్లిలో మహిళలకు సంక్షేమ పథకాలు వివరిస్తున్న ఎమ్మెల్యే పర్వత ప్రసాద్

- ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్
- పెద్దనాపల్లిలో గడపగడపకూ మన ప్రభుత్వం

ఏలేశ్వరం: రాష్ట్రంలోని అన్నివర్గాలకూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని పెద్దనాపల్లిలో శనివారం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అధికారం చేపట్టిన నాలుగేళ్లలోనే 98 శాతం ఎన్నికల హామీలను నెరవేర్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ బుద్దా సూర్యప్రకాశ్, పార్టీ నాయకులు గొల్లపల్లి కాశీవిశ్వనాథ్, బుద్దా ఈశ్వరరావు, గొల్లపల్లి సురేష్, నీరుకొండ సత్యనారాయణ, చిక్కాల లక్ష్మణరావు, అడపా పార్థసారథి, పసల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

- ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
- నరేంద్రపట్నంలో 'జగనన్న సురక్ష'



నరేంద్రపట్నంలో లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు

గండేపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. జగ్గంపేట మండలం నరేంద్రపట్నంలో శనివారం నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలోని లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. జగనన్న సురక్షను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం, ఏఎంసీ చైర్మన్ జనపరెడ్డి బాబు, ఎంపీపీ అత్తులూరి నాగబాబు, సర్పంచ్ బుర్రి లక్ష్మి తదితరులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా ? లేదా? అని తీశారు. గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ వసంత్ కుమార్, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

సూరయ్య చెరువు ఆక్రమణకు యత్నం



నీలాద్రిరావుపేట సూరయ్య చెరువులో వేసిన సరిహద్దు రాళ్లు

గండేపల్లి: నీలాద్రిరావుపేటలోని సూరయ్య చెరువును కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో సర్వే నంబర్ 120లో సుమారు 14 ఎకరాల్లో సూరయ్య చెరువు ఉండేది. పుష్కర కాలవలో సుమారు ఎనిమిది ఎకరాల భూమి కలిసిపోగా ఉన్న ఆరు ఎకరాల్లో కొంత మేర చెరువు ఉందని, మిగిలిన భూమిని గ్రామస్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా చెరువు భూమిలో సరిహద్దు రాళ్లు వేశారు. గత మూడు రోజులుగా ఈ భూమిలో తుప్పలు తొలగిస్తున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే భూమి విషయంలో గతంలో వివాదం చోటుచేసుకుంది. అప్పటి తహసీల్దార్ గీతాంజలి, పోలీసులు స్థలం వద్దకు వెళ్లి ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుత అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి.

సారా బెల్లం నిల్వలపై ఎస్ఈబీ దాడులు

ముగ్గురు వ్యక్తుల అరెస్టు



గోకవరం శివారున సారా బట్టీపై దాడి చేసిన ఎస్ఈబీ అధికారులు

గోకవరం: మండలంలోని సారా బెల్లం నిల్వలపై కోరుకొండ ఎస్ఈబీ అధికారులు శనివారం దాడులు చేశారు. ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ పి.సోమశేఖర్ ఆదేశాల మేరకు కోరుకొండ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో గోకవరం శివారున సారా బట్టీలపై దాడి చేసి 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడిలో కాండ్రేగుల రాము అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని నుంచి 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించారు. తనకు గోకవరానికి చెందిన ముప్పిడి నాగేశ్వరరావు, కొత్తపల్లికి చెందిన నాయుడు రాజేష్ సారా బెల్లం సరఫరా చేస్తున్నట్టు చెప్పగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారికి చెందిన సారా బెల్లం నిల్వలపై దాడులు చేసి 2,450 కేజీల సారా బెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీరి ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం రాజమహేంద్రవరం కోర్టుకు తరలించారు. ఈ దాడిలో ఎస్సై టి.నిరంజనరావు, హెచ్‌సీలు శివకుమార్, నాగేంద్రకుమార్, అప్పారావు, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయవాది వితల్ హత్య దారుణం

ప్రత్తిపాడు: బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది రాయసం ఆదిశేషు వితల్‌బాబును కిడ్నాప్, హత్య చేయడం దారుణమని ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టీస్ (ఐలాజ్) రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ బుగతా శివ అన్నారు. ఈ హత్యను ఆయన ఖండించారు. వితల్‌బాబు కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇటీవల న్యాయవాదులపై దాడులు, హత్యలు పెరిగిపోయాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రమాదకరంగా ప్రధాన రహదారి



గుంతలతో అధ్వానంగా ఉన్న డి.పోలవరం-ఎస్‌బీపేట రోడ్డు

తుని రూరల్: మండలంలోని డి.పోలవరం-సుభద్రయ్యమ్మపేట ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న పుంత రోడ్డును 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో తాండవ నదిపై బ్రిడ్జి నిర్మించి, తారు రోడ్డుగా అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డులో వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో పాటు తాండవ నది నుంచి ఇసుకను లారీలు, ఇతర వాహనాల్లో రవాణా చేస్తున్నారు. దీంతో ఈ రహదారిపై అడుగడుగునా గుంతలు పడ్డాయి. చినుకులు పడితే గుంతల్లో వర్షపు నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎస్ఎస్‌వీ నగరం, ఎస్.సూరవరం, కొలిమేరు, ఎస్ఎస్ వెంకటాపురం తదితర గ్రామాల నుంచి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, కోటవురట్ల వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి. డి.పోలవరం గ్రామస్తుల సాగు భూములన్నీ ఇటువైపే ఉండడంతో రైతులు నిత్యం రాకపోకలు చేస్తున్నారు. రహదారి ప్రమాదకరంగా ఉండడంతో వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రహదారిని పునర్నిర్మించాలని ప్రయాణికులు, రైతులు కోరుతున్నారు.

మణిపూర్ ఘటనకు నిరసనగా శాంతి ర్యాలీ



తునిలో శాంతిర్యాలీ చేస్తున్న క్రైస్తవులు

తుని: మణిపూర్‌లో క్రైస్తవులపై జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా శనివారం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పాయకరావుపేట వై జంక్షన్ నుంచి స్థానిక ఎస్ఎంబీ చర్చి వరకూ సాగిన ఈ శాంతి ర్యాలీలో తుని, పాయకరావుపేటకు చెందిన 1000 మంది పాస్టర్ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటన యావత్ భారతదేశానికి మాయని మచ్చ లాంటిదన్నారు. మణిపూర్ బాధితులకు భారతీయులంతా అండగా నిలవాలన్నారు. ఇంత దారుణం జరిగినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నూతలపాటి సోనీవుడ్, మాదిగ రక్షణ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆరుగుల మోషే, ఎంఆర్‌పీఎస్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు ముప్పిడి శ్యాం కుమార్ తదితరులు పాల్గొన్నారు.

పశుగ్రాసం కొరతకు చెక్



ఉత్తరకంచి పంట పొలాల్లో మేత మేస్తున్న గొర్రెలు

ప్రత్తిపాడు రూరల్: వేసవిలో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పశుగ్రాసం కొరత ఏర్పడింది. పశుగ్రాసం దొరక్క పశువులు అల్లాడిపోయాయి. కాగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎండిన వ్యవసాయ, బీడు భూముల్లో పసురు చిగురించి కళ కళలాడుతున్నాయి. మేత దొరక్క ఇబ్బంది పడిన పశుపోషకులకు తొలకరి జల్లులతో ఊరట కలిగింది. పశువులకు పుష్కలంగా పశుగ్రాసం లభిస్తుంది. వ్యవసాయ భూముల్లో ఎక్కడ చూసిన పశువులు, గొర్రెలు మేత మేస్తూ దర్శనమిస్తున్నాయి.

ఘనంగా సత్యదేవుని ప్రాకార సేవ



సత్యదేవుని ప్రాకారసేవలో భాగంగా తిరుచ్చి వాహనాన్ని మోస్తున్న దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ప్రాకారసేవ శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పండితులు ఉదయం 10 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను తిరుచ్చి వాహనం మీద ప్రతిష్ఠించి తూర్పు రాజగోపురం వద్ద గల ఆలయ ప్రాకారంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా ప్రధానాలయానికి చేర్చారు. దేవదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ స్వామివారి ప్రాకారసేవలో పాల్గొని కొంతసేపు తిరుచ్చి వాహనాన్ని మోశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ చంద్రశేఖర్ అజాద్, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సత్యదేవుని వ్రతమాచరించిన దేవదాయశాఖ కమిషనర్ దంపతులు



దేవదాయశాఖ కమిషనర్‌కు సత్యదేవుని చిత్రపటాన్ని అందజేస్తున్న చైర్మన్ ఐవీ రోహిత్

అన్నవరం: రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ దంపతులు శనివారం రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించారు. ఆలయం వద్ద వారికి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి వ్రతకథను విశ్రాంత వైదిక సలహాదారు నాగాభట్ల కామేశ్వరశర్మ, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, వ్రతపురోహితుడు పాలంకి పట్టాభి వివరించారు. అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందజేయగా స్వామివారి చిత్రపటాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, స్వామివారి ప్రసాదాలను ఈఓ చంద్రశేఖర్ అజాద్ అందజేశారు.

ఘనంగా విష్ణు, లలితాసహస్ర నామ పారాయణలు



ఏలేశ్వరం సత్యనారాయణస్వామి ఆలయంలో పారాయణ చేస్తున్న మహిళలు

ఏలేశ్వరం: అధిక శ్రావణ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని స్థానిక సత్యనారాయణస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు, పలు పారాయణలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ అనుబంధ మాతృశక్తి, దుర్గావాహిని మహిళాసంఘాల ఆధ్వర్యంలో విష్ణు సహస్ర, లలితాసహస్ర నామ పారాయణలు చేసి భక్తిగీతాలు ఆలపించారు. అనంతరం పరిషత్ రాష్ట్ర కమిటీ సభ్యుడు నడిశెట్టి తిరుపతిరావు భగవద్గీత పఠనం చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ ప్రతినిధులు ఏడీవీ ప్రసాద్, కటకం కిరీటీ, ఉడతల రమణారావు, సంఘ మహిళా సభ్యులు మల్లేశ్వరి, ఇందిరా, పద్మజ, రమాదేవి, రమ్య తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా వేంకటేశ్వరస్వామి తిరు కల్యాణోత్సవం



ప్రసన్న వేంకటేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తున్న అర్చకులు

తుని రూరల్: ఎస్.అన్నవరంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామి తిరు కల్యాణోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పాత సంచుల వర్తక సంఘం ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

పేకాడుతున్న ఆరుగురి అరెస్టు

జగ్గంపేట: మండలంలోని కాట్రావులపల్లి గ్రామ శివారులో పేకాట శిబిరంపై శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.3800 స్వాధీనం చేసుకున్నట్టు జగ్గంపేట ఎస్సై విద్యాసాగర్ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు.

రామచంద్రపురంలో మహిళా శక్తి ప్రచార రథయాత్ర

కిర్లంపూడి: మండలంలోని రామచంద్రపురంలో టీడీపీ మహిళా శక్తి ప్రచార రథయాత్రను శనివారం ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. కంచుమర్తి రాఘవ ఆధ్వర్యంలో మహిళలు, పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వివరించారు. కార్యక్రమంలో ఎస్‌వీఎస్ అప్పలరాజు, టీడీపీ మండలాధ్యక్షుడు చందరం చంటిబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.